

ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ జానకి షర్మిల, పోలీసు అధికారులు

ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: ఎస్పీ

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే : తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపన కోసం పౌరులంతా తమవంతు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సీఐలు, ఎస్సైలు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్: ఐలమ్మ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని జిల్లా అదనపు పాలనాధికారి (రెవెన్యూ) కిషోర్‌కుమార్ అన్నారు. ఆమె జయంతి సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ సి.వి.ఎన్.రాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, అధికారులు, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



కలెక్టరేట్‌లో నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, పుర ఛైర్మన్ ఈశ్వర్, అధికారులు

నేడు ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు

నిర్మల్ పట్టణం: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో శుక్రవారం ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఫోరం ఉమ్మడి జిల్లా ఛైర్మన్ కొట్టె శేఖర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డా.రామకృష్ణగౌడ్ తెలిపారు. తొలి, మలి దశ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మానం ఉంటుందన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీ కోదండరాం హాజరవుతారని చెప్పారు.

అటకెక్కిన ఆహార పట్టిక!


ఈనాడు, ఆసిఫాబాద్

గిరిజన వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆహార పట్టిక ప్రకారం గుడ్లు, పాలు, చికెన్, రాగిజావ, అరటి పండ్లు అందించాలి. వీటి కోసం ఏటా టెండర్లు నిర్వహిస్తారు. గుత్తేదారులు బిల్లులు రావడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. రాకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయులే (హెచ్‌ఎం) సరకులు సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఆర్థిక భారమని వీరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు కేవలం పప్పు లేదా ఒక కూరతో సరిపెడుతున్నారు. కొన్ని వసతిగృహాల్లో అంతంతమాత్రంగానే మెనూ అమలవుతోంది. పెండింగ్ బిల్లులు విడుదల చేసి, విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

చక్కని విద్యతోపాటు కడుపు నిండా భోజనం అందుతుందనే ఉద్దేశంతో తమ పిల్లలను ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్చుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఆహార పట్టిక సరిగ్గా అమలుకాక పిల్లల చదువుపై ప్రభావం పడుతోంది. గుత్తేదారులు సరకులు సక్రమంగా సరఫరా చేయకపోవడమే కారణం. ఉమ్మడి జిల్లాలోని గిరిజన వసతిగృహాల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.



వాంకిడి గిరిజన వసతిగృహంలో భోజనం చేస్తున్న విద్యార్థులు



తెచ్చి పెడుతున్నా నిత్యం రూ. 10-20 వేలు ఖర్చు పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లాల పరిధిలో రూ. 1.50 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో వసతిగృహాలకు నాలుగు నెలల నుంచి వీటి సరఫరా ఊసేలేకపోవడం గిరిజన సంక్షేమాధికారుల పనితీరును తేటతెల్లం చేస్తోంది.

పప్పన్నంతో సరి

విద్యార్థులకు నిత్యం ఉదయం పాలు, రాగిమాల్ట్ ఇవ్వాలి. వారంలో నాలుగు రోజులు గుడ్లు, నాలుగు రోజులు అరటిపండ్లు, ఒకసారి చికెన్ వండి పెట్టాల్సి ఉంటుంది. నిత్యం వివిధ కూరగాయలతో చేసిన కూర, పప్పు, అన్నం అందించాలి. ఉమ్మడి జిల్లాలో ఆహార పట్టిక (మెనూ) ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం పప్పు, అన్నంతోనే విద్యార్థులు సరిపెట్టుకుంటున్నారు.



పప్పుతోనే విద్యార్థులకు భోజనం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 530 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ కోడిగుడ్ల సరఫరా లేక పప్పుతోనే సరిపెడుతున్నారు. మండలంలోని అన్ని ఆశ్రమ పాఠశాలలకు గుడ్లు, అరటిపండ్లు రావడం లేదు.

ఏళ్లుగా ఇద్దరికే టెండర్!

ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఐటీడీఏ అధికారులు సరకుల సరఫరా కోసం టెండర్లు నిర్వహిస్తుంటారు. కొన్నేళ్లుగా ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే టెండర్ వస్తుండటం గమనార్హం. అంతర్జాలంలో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఏళ్ల తరబడి వీరిద్దరికే ఎలా టెండర్ దక్కుతుందనేది అంతుపట్టని విషయం. పోనీ సరకులు సక్రమంగా సరఫరా చేస్తారా అంటే అదీ ఉండటం లేదు. మరోవైపు కొత్త వారు టెండర్లు వేయకుండా, వారికి అవకాశం రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి.

- వసతిగృహాలకు సరఫరా కాని సరకులు
- విద్యార్థులకు అందని పోషకాహారం

రూ.1.50 కోట్ల బిల్లుల పెండింగ్!

జూన్ నుంచి కొంత కాలంపాటు పాలు, చికెన్, గుడ్లు, అరటిపండ్లు సరఫరా చేసిన గుత్తేదారులు.. నెల రోజుల నుంచి అనేక వసతిగృహాలకు అందించడం లేదని సమాచారం. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు

పర్యవేక్షిస్తాం - రమాదేవి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి

గుత్తేదారులు సరకులు సరఫరా చేయలేకపోతే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే వీటిని తెప్పించాలి. వీరికి బిల్లులు చెల్లిస్తాం. ఆహారపట్టిక తప్పనిసరిగా గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో అమలు చేసేలా పర్యవేక్షిస్తాం.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు



ముథోల్‌లో రహదారిని పరిశీలిస్తున్న భైంసా ఆర్డీఓ కోమల్‌రెడ్డి, జాతీయ రహదారి డీఈఈ సుభాష్

ముథోల్, న్యూస్‌టుడే : రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భైంసా ఆర్డీఓ కోమల్‌రెడ్డి అన్నారు. భైంసా నుంచి బాసర వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గురువారం జాతీయ రహదారి డీఈఈ సుభాష్, సీఐ మల్లేష్, ఏడీ సర్వేయర్, బాసర ఎస్సై గణేశ్‌తో కలిసి పరిశీలించారు. భైంసా నుంచి బాసర వరకు సుమారుగా 10 ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రదేశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ముథోల్ కంటి ఆసుపత్రి, నయాబాది కూడలి, బాసర మండలంలోని టాక్లి, బిద్రెల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కూడలీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రయాణ ప్రాంగణాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా చూస్తామన్నారు.

వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి

● రెండు ఎద్దులు, దూడ మృతి

సారంగాపూర్, న్యూస్‌టుడే : వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన క్రమంలో ప్రమాదవశాత్తు ఎడ్ల బండి వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన మండలంలోని తాండ్ర(జి) గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు, ఒక దూడ మృతి చెందగా రైతు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గ్రామానికి చెందిన జాదవ్ అరవింద్ బుధవారం ఉదయం సమీపంలోని పంట చేనుకు వెళ్లాడు. పనులు ముగించుకొని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడే ఆగిపోయాడు. అప్పటికే సుమారు రాత్రి 7 గంటలు అవుతోంది. మార్గమధ్యలో ఉన్న చిన్నపాటి ఒర్రె దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి ఎద్దులతో సహా బండి కొట్టుకుపోయింది. రైతు అరవింద్ చాకచక్యంగా వ్యవహరించి నీటి ప్రవాహం నుంచి బయటపడ్డాడు. చీకటిలో ఎద్దులు, లేగ దూడ, బండి ఎక్కడికి వెళ్లాయో కనిపించలేదు. గురువారం ఉదయం వెళ్లి ఒర్రెలో వెతకగా ఎడ్లు, దూడ మృతి చెంది ఉన్నాయి. వాటిని చూసిన రైతు కన్నీరుమున్నీరయ్యాడు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపాడు.

రైతుకు పరామర్శ

విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి గురువారం తాండ్ర(జి) గ్రామాన్ని సందర్శించారు. బాధిత రైతు అరవింద్‌ను పరామర్శించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వర్, సోషల్ మీడియా సమన్వయకర్త సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వయో వృద్ధుల సంక్షేమానికి చర్యలు



వృద్ధులకు పండ్లు అందజేస్తున్న జిల్లా అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్

నిర్మల్, న్యూస్‌టుడే : వయో వృద్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక డవ్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి అక్టోబరు 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని బహుమతులు అందజేస్తామని చెప్పారు. సంక్షేమ శాఖ సిబ్బంది అజీజ్ అహ్మద్, విజయగౌరి, మూర్తి, మురళి, మధుసూదన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

సేవలు మరింత నాణ్యంగా ఉండాలి

జిల్లా వైద్యాధికారి

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే : మాతృ మరణాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డా.రాజేందర్ అన్నారు. 'అమ్మ కోసం' కార్యక్రమంపై మహిళా ఆరోగ్య సహాయకులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. అమ్మలకు అందించే సేవలు మరింత నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకొని క్షేత్ర స్థాయిలో వివరించాలన్నారు. వైద్యులు సంతోషిణి, అఖిల, శ్యాంకుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను ఇంటికి పంపిన ఆర్జీయూకేటీ అధికారులు

ముథోల్(బాసర), న్యూస్‌టుడే : బాసర ఆర్జీయూకేటీలో భద్రతా సిబ్బంది లోపంతో ఇద్దరు విద్యార్థులు గోడదూకి బయటకు వెళ్లిపోయారు. గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరకడంతో వారిని తిరిగి పోలీసులు ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈనాడులో 'ఆర్జీయూకేటీలో భద్రత గాలికి' అనే వార్త గురువారం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన ఆర్జీయూకేటీ అధికారులు క్రమ శిక్షణ కమిటీ సభ్యులతో సమావేశమై విద్యార్థుల విషయమై చర్చించి ఉపకులపతి వెంకటరమణకు వివరించారు. ఆయన ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం గోడ దూకి బయటకు వెళ్లిన విద్యార్థులను గురువారం ఆర్జీయూకేటీ అధికారులు వారి తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించినట్లు తెలిపారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉన్నతాధికారులతో చర్చించి వెల్లడిస్తామన్నారు. విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు ఎవరైనా సరే అనుమతి లేనిది బయటకు వెళ్లే చర్యలు తప్పవని పరిపాలన విభాగం అధికారి రణధీర్ తెలిపారు.

పల్లెలకు నిధులు


● ట్రాక్టర్ అప్పు కిస్తీలు, కార్మికుల వేతనాలు చెల్లింపునకు విడుదల

న్యూస్‌టుడే, నిర్మల్

ఇన్నాళ్లూ నిధుల లేమితో ట్రాక్టర్ కిస్తీలు, కరెంటు బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లింపులు లేక, పనులు సాగక పల్లెల్లో పాలన పడకేసింది. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలన అస్తవ్యస్తంగా మారుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగును ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు దూరం చేయడానికి, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు విడుదల చేసింది.

కార్యదర్శులపై భారం పడకుండా..

ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు సర్పంచులు పాలకవర్గాలకు బాధ్యత వహించారు. పల్లెల్లో ఏ పని కావాలన్నా వారే ముందుగా ఖర్చు చేసి తర్వాత బిల్లులు డ్రా చేసుకునే వారు. వారి పదవీకాలం ముగిసిన తర్వాత ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సొంతంగా రూ.వేలల్లో ఖర్చు చేశారు. మరికొందరు వారి వేతనాలు విడుదల కాగానే అందులోంచి వెచ్చించారు కూడా. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, కార్మికులకు వేతనాలు, ట్రాక్టర్ నిర్వహణ, డీజిల్ ఖర్చులు, నీటి ట్యాంకులకు సింగిల్‌ఫేస్ మోటార్లు అమర్చడం వంటి పనులు కార్యదర్శులే సొంతంగా ఖర్చు చేశారు. ఖాతాల్లో డబ్బులు లేకున్నా పాలనను ముందుకు నెట్టుకొస్తున్నా నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్యదర్శులు సైతం ఆవేదన చెందుతూ వచ్చారు. ఎట్టకేలకు ట్రాక్టర్ కిస్తీలకు, కరెంటు బిల్లులు, ఇతర అభివృద్ధి పనులు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు విడుదల చేయడంలో కార్యదర్శులపై ఆర్థిక భారం నుంచి బయటపడ్డారు. అసలే వర్షాకాలం. . వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.



నిర్మల్	72	1,624	4.63
ఆదిలాబాద్	254	1,505	5.05
మంచిర్యాల	55	1,092	3.49
కుమురంభీం	50	1,203	3.34

■ ట్రాక్టర్ కిస్తీలు చెల్లించని పల్లెలు ■ పారిశుద్ధ్య కార్మికులు ■ విడుదలైన నిధులు (రూ.కోట్లలో)



మురుగు కాలువలను శుభ్రం చేస్తున్న కార్మికులు

బృంద చర్చలతో మంచి ఫలితాలు



విద్యార్థులతో జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి

నిర్మల్ పట్టణం, న్యూస్‌టుడే : విద్యార్థులు ఏ రోజు చెప్పిన పాఠాలు ఆరోజే చదువుకోవాలని జిల్లా విద్యాధికారి డా.ఎ. రవీందర్‌రెడ్డి అన్నారు. స్థానిక వాసవి పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుసుకున్న విషయాలను మిత్రులకు వివరించడం, బృంద చర్చలతో మంచి ఫలితాలుంటాయని చెప్పారు. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, కృత్రిమ మేధపై అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

పోటీలతో వెలుగులోకి సృజనాత్మకత



ప్రతిభ కనబరిచిన దిలావర్‌పూర్ కస్తుర్బా విద్యార్థినులు

దిలావర్‌పూర్, న్యూస్‌టుడే : ప్రతిభ పోటీలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని దిలావర్‌పూర్ కస్తుర్బా పాఠశాల ఎస్‌వో అపర్ణ, సిర్గాపూర్ 'ఫ్లేర్' పాఠశాల నిర్వాహకుడు నరసింహరెడ్డిలు అన్నారు. ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి మీనాక్షి (స్టోరి రైటింగ్), కళావిద్యలో రెండో బహుమతి పొందిన రేఖతో పాటు విజ్ఞానశాస్త్ర మేళాలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను గురువారం అభినందించారు.

సామాజిక బాధ్యతతోనే స్వచ్ఛత సాధ్యం



సారంగాపూర్‌లో కార్మికులకు పారిశుద్ధ్య కిట్లు అందిస్తున్న సీఈవో గోవింద్

దిలావర్‌పూర్, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతతో చేపడితే స్వచ్ఛత సాధ్యమవుతుందని మండల కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సదానందం అన్నారు. గురువారం 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి శ్రమదానం నిర్వహించి మాట్లాడారు. ఎంపీవో గోవర్ధన్, ఈవో చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సారంగాపూర్ : పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం కౌట్ల(బి) గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ పరిశుభ్రతకు పాటు పడుతున్న మల్టీపర్పస్ వర్కర్లకు పారిశుద్ధ్య కిట్‌లను అందజేశారు. అనంతరం కళాజాత బృంద సభ్యులు ప్రదర్శన ద్వార ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఎంపీవో అబ్దుల్ అజిత్‌ఖాన్, వైద్యుడు వేదవ్యాస్, ఏపీవో లక్ష్మారెడ్డి, ఏపీఎం మాధురి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.

కుంటాల : ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన పెంచుకుని పాటిస్తే ఎంతో మేలు చేకూరుతుందని ఎంపీడీఓ తాటికొండ లింబాద్రి అన్నారు. గురువారం మండలంలోని విఠ్ఠాపూర్ అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీఓ రహీం, ఏపీవో నవీన్, కార్యదర్శి ఉత్తమ్ పాల్గొన్నారు.

అప్రమత్తతే.. పిడుగుపాటు నుంచి రక్షణ!

● ఇటీవల వరుస మరణాలు

కెరమెరి, ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్‌టుడే:

ఏటా వానకాలంలో పిడుగుపాట్లకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మనుషులు, జీవాలు మృత్యువాతపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వానకాలం చివరి దశలో ఉన్న ఈ సమయంలో వరుస మరణాలు ఆందోళనకు కారణమవుతోంది. సాంకేతికత ఉపయోగించి ప్రజలకు ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో సాధారణంగా ఎత్తైన ప్రాంతాలు, చెట్లు ఎక్కువగా ఉండడంతో వర్షపాతం అధికంగా ఉంటుంది. దీనికితోడు పిడుగుల సమస్య కూడా ఎక్కువే.

ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలు

కళ్లెదుటే భర్త మృత్యువాత


గత నెల 18న పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూర్ గ్రామానికి చెందిన సిడాం శ్రీనివాస్.. భార్య కాంత కూలీలతో వరి పొలంలో ఎరువులు వేస్తుండగా భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. కాంతకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

* ఈ నెల 21న కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్‌లో ఎద్దుపై పిడుగుపడి మృతి చెందింది. సమీపంలో ఉన్న ఠాక్రె గోవింద, నీలాబాయి దంపతులు పిడుగుపాటుకు గురై గాయాలపాలయ్యారు.
* ఈ నెల 22న మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన గోలెం పోషక్క తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా.. పిడుగుపడి మృతిచెందింది.
* ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన రాఠోడ్ అవినాష్.. తన చేనులో పశువుల కోసం గడ్డి కోస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

పిడుగు అంటే..

వానలు పడే సమయంలో మబ్బుల నుంచి అత్యంత శక్తివంతమైన విద్యుత్తు విడుదల అవుతుంది. అది భూమికి చేరినపుడు దాన్ని పిడుగు అంటారు. ఆ సమయంలో భారీ ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగుతో చనిపోయిన ప్రతి పది మందిలో ఆరుగురు చెట్ల కింద నిలబడిన వారే.

ముందుగా తెలుసుకోవడం ఎలా?




పిడుగుల నుంచి ముందే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం **'దామిని'** యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న 15 నిమిషాల్లో మనం ఉండే ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర భూ విజ్ఞానశాఖ కింద పనిచేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ 2020లో ఈ యాప్ రూపొందించారు. వ్యక్తుల జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20-30 కి.మీ. పరిధిలో పిడుగుల నుంచి యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మోహన్‌దాస్ తెలిపారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే..



* పంట చేన్లలో పనిచేసే సమయంలో వర్షం పడితే రైతులు ఏదో ఒక చెట్టు కిందికి వెళ్తుంటారు. గాలి, ఉరుములు, మెరుపులు ఉంటే పిడుగులు పడేందుకు అవకాశం ఎక్కువ.



* సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో లేదా చెట్లపై ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఉండకూడదు.
* కేబుల్ టీవీ, కంప్యూటర్లు వంటి విద్యుత్తు ఉపకరణాలు ఆపేసి కనెక్షన్లు తొలగించాలి.
* విద్యుత్తును గ్రహించే వస్తువులకు దూరంగా ఉండాలి. నేల మీద నిటారుగా నిల్చొని ఉండొద్దు. భూమిపై పడుకోవాలి లేదా కూర్చోవాలి.
* పిడుగుపాటుకు గురైన వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఇలాంటి వారికి ప్రాథమిక చికిత్స చేయడం కూడా కష్టం. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి
* ఈ సమయంలో చరవాణి వాడకూడదు.

నష్టపరిహారం ఉంది..




పిడుగుపాటుతో మృతి చెందితే కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్టపరిహారం ఇస్తుంది. గత భారాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జీఓకు అదనంగా మరో రూ.2 లక్షలు కలిపి రూ.6 లక్షలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. రైతుబీమా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా పిడుగుపాటుతో చనిపోతే దీని కింద రూ.5 లక్షలు మంజూరు చేశారు. కానీ భూములు లేని వారిని పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు 42 మందికి పైగా పిడుగుపాటుకు గురై మృతి చెందినా పరిహారం రాని పరిస్థితి. జీఓను సవరించి, కేంద్ర నుంచి వచ్చే పరిహారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు బి.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

- సుమిత్ర బాయి, కెరమెరి



ఇద్దరు పిల్లలతో కనిపిస్తున్న ఈమె చౌదరి సుమిత్ర బాయి. భర్త చౌదరి రమేష్ ఆగస్టు 16న వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇద్దరు చిన్నారులతో ఒంటరిగా మిగిలారు. ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోవడంతో జీవితం అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు.



పర్యాటకం.. మెరుగుపరిస్తే ప్రయోజనం

● నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

న్యూస్‌టుడే, కడెం: సహజసిద్ధమైన అందాలతో ఆకట్టుకునే కడెం జలాశయానికి నాలుగేళ్లుగా సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఎత్తైన సహ్యాద్రి కొండలను ఆనుకుని కనువిందు చేసే సుందర దృశ్యాలను ఇముడ్చుకుని ఉన్న కడెం పర్యాటకులకు మానసికోల్లాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులకు సరైన సదుపాయాలు లేక, ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు సేద తీరుదామంటే వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. సందర్శకులు జలాశయంలో విహరించేందుకు పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన పడవల్లో స్పీడ్ బోటు మోటారు చెడిపోవడంతో దాన్ని పక్కన పడేశారు. పెద్ద బోటులోకి ఎక్కేందుకు ఉపకరించే స్టాండు(జెట్టి) పక్కలకు రక్షణ లేక ప్రమాదకరంగా ఉంది. ఈ బోట్లను మార్చి కొత్త పడవలు, స్టాండు తెప్పిస్తామన్న అధికారులు, నేతల మాటలు కార్యరూపం దాల్చడం లేదు. జలాశయం నీటిలో పెద్దలు, పిల్లలకు కావల్సిన ఆట పరికరాలనూ ఏర్పాటు చేస్తే మేలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

లీజుకు హరిత రిసార్టులు



మూసి ఉన్న హరిత రిసార్టు

కడెంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హరిత రిసార్టులో ఉన్న విడిది గదుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు సేద తీరేవారు. వచ్చిపోయే వారికి భోజనం అందించే అవకాశం ఉండేది. అయితే ఈ రిసార్టును బృందావన్ గార్డెన్స్ వారు ఇటీవల లీజుకు తీసుకున్నారు. దీనిని మెరుగుపరిచి మరింత చక్కటి ఆతిథ్యం ఇచ్చేలా హోటల్, విడిది గదులను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించి పనులు చేపడుతున్నారు. కడెం వచ్చే సందర్శకులకు మానసిక ఉల్లాసాన్నిచ్చేలా రిసార్టును అభివృద్ధి చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అయితే రెండు నెలలుగా ఈ రిసార్టు మూసి ఉందని.. త్వరగా విడిది గదులను మెరుగుపరిచి అందుబాటులోకి తేవాలని పర్యాటకులు కోరుతున్నారు.

ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

నిర్మల్, న్యూస్‌టుడే: జిల్లాలో సంచలనం సృష్టించిన యూబిట్ కాయిన్ మల్టీలెవల్ మార్కెటింగ్‌లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. కడెం మండలం కన్నాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దాసరి రమేష్, కుభీరు మండలం దౌజినాయక్ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కీరం వెంకటేశ్‌గౌడ్‌లను పోలీసుల రిమాండ్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

కేంద్ర మంత్రులతో ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ



కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్


పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిల్లీలో గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆయా సమస్యలను ప్రస్తావించారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు గురించి విన్నవించారు. రక్షణ శాఖకు ఇక్కడ 369 ఎకరాల భూమి ఉందని, అదనంగా 1592 ఎకరాల సేకరణకు జిల్లా అధికారులు భూమిని గుర్తించారని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పడంతో త్వరలో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారని ఎంపీ తెలిపారు. అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి మూతపడ్డ సీసీఐను తెరిపించాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ మంత్రి తమ ముందే మాట్లాడారన్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారని వెల్లడించారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్‌సింగ్ ఆర్యను కలిసి ఇటీవల జరిగిన జైనూర్ ఘటన పూర్వాపరాలను వివరించినట్లు తెలిపారు. ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు వివరించారు.

సిరికొండలో సామాజిక బహిష్కరణ

ఈటీవీ - ఆదిలాబాద్ : పగలు పట్టింపులు మానవత్వాన్ని మరిచిపోయేలా కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నివాసముండే దగ్గరి బంధువుల మధ్య ఒకప్పుడు ఎంతో సఖ్యత ఉండేది. అంతా దగ్గరి బంధువులే కావటంతో అవసరాల రీత్యా ఓ కుటుంబం రూ.2 లక్షలు అప్పు తీసుకొంది. తిరిగి చెల్లించడంలో జాప్యం కావటంతో మనస్పర్థలకు దారితీసింది. మాటామాటా పెరిగి కుటుంబాల మధ్య కలహానికి దారితీసింది. విషయం కుల పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది. తీసుకున్న అప్పు తీర్చినా మనస్పర్థలు తొలగిపోలేదు. ఆలస్యంగా అప్పు చెల్లించిన కుటుంబాన్ని బహిష్కరించాలని సమీప బంధువులే నిర్ణయించారు. మిగిలిన బంధువులు కూడా వారి ఇంటికెళ్లొద్దని నిర్ణయించారు. బహిష్కరణకు గురైన బాధితుల కుటుంబంలో ఇటీవల ఓ పెద్దాయన కాలం చేశారు. సమీప బంధువులెవరూ రాలేదు. పాడెను ఎత్తుకోలేదు. మిగిలిన కుల, సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు సహకరించి అంత్యక్రియలు పూర్తిచేశారు. బంధువులంతా ఉండి అనాథలయ్యామంటూ బాధితుల్లో ఒకరు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఉద్యమాల ఊపిరి.. కొండా లక్ష్మణ్ బాపూజీ

● నేడు జయంతి



న్యూస్‌టుడే, వాంకిడి

స్వాతంత్రోద్యమం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ విముక్తి పోరాటం.. మూడు దశల ఉద్యమాల్లో పిడికిలెత్తి ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన అలుపెరగని వీరుడు కొండాలక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లక్ష్యం చేరుకున్న సమయంలో దశాబ్దాల కల సాకారమైన వేళ స్వప్నాన్ని కళ్లారా చూడలేకపోయారు. ఓవైపు ఉద్యమాలే కాకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసి ప్రజాసేవలో రాణించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేకం కథనం.

కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో 1915 సెప్టెంబరు 27న అమ్మక్క-బాపూజీలకు నాలుగో సంతానంగా కొండా లక్ష్మణ్ జన్మించారు. న్యాయవాద విద్యనభ్యసించిన ఆయన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967, 1972లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1957-60 వరకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ముఖ్యమంత్రి సంజీవయ్య క్యాబినెట్‌లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్‌లో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.



వాంకిడి వీధుల్లో ప్రజలతో బాపూజీ (పాత చిత్రం)

మలిదశలో ఉద్యమంలో..

2000లో మలి దశ ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్‌తో మాట్లాడి ప్రోత్సహించడమే కాదు. సచివాలయం ఎదురుగా ఉన్న తన నివాసం జలదృశ్యాన్ని తెరాస ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ఆ వేదికగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భవించింది. అప్పటి నుంచి బాపూజీ అశోక్‌నగర్‌లోని అద్దె ఇంట్లో నివాసమున్నారు. తెలంగాణ సమరయోధులతో ఇందిరాపార్కు వద్ద, ఆ తర్వాత దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఎర్రటి ఎండలో తెలంగాణ రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణ ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 97ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు.

జన్మభూమి కోసం..

తాను పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకునేందుకు 2010లో వాంకిడిలో 'లక్ష్మణ సేవాసదన్' స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టుశిక్షణ, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వాంకిడి మండల కేంద్రంలో తల్లిదండ్రుల స్మారకార్థం రెండు ముఖ ద్వారాలను నిర్మించారు.

ప్రమాదకరంగా అడెల్లి-బోథ్ ఘాట్ రోడ్డు



కోతకు గురైన తారు రోడ్డు పక్కన మట్టి

దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న బోథ్-అడెల్లి రవాణా సేవలు ప్రారంభం అవుతాయనుకున్న ఇరు ప్రాంతాల ప్రజలకు ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు. తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినా సహ్యాద్రి పర్వతం నుంచి తవ్విన ఘాట్ రోడ్డు పనులు అర్ధాంతరంగానే ఉన్నాయి. అయినా అనేక మంది నిత్యం అసంపూర్తి రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఘాట్ దిగువన అడెల్లి వైపు తారు రోడ్డు పక్కన పోసిన మట్టి ఇటీవల వర్షాలకు కోతకు గురైంది. పక్కన రక్షణ స్తంభాలు లేక పోవడం, కోతకు గురైన రోడ్డుతో ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి లోయలో పడిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల రక్షణ స్తంభాలు ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సారంగాపూర్**

నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

దిలావర్‌పూర్, న్యూస్‌టుడే : మండలంలోని సిర్గాపూర్ ఫ్లేర్ పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి అండర్-14 కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని డీఈవో రవీందర్ రెడ్డి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రమణగౌడ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

వార సంత ప్రారంభం

లోకేశ్వరం : మండలంలోని ధర్మోర గ్రామంలో గ్రామస్థులు గురువారం వార సంతను ప్రారంభించారు. సంత ఏర్పాటుతో పలువురు చిరు వ్యాపారులతో పాటు ధర్మోర, పంచగుడి, వట్టోలి, వాస్తాపూర్ గ్రామాల ప్రజలకు మార్కెటు సౌకర్యం దరిచేరినట్లయింది.

చదువులు సాగేదెలా?

● 62 మంది విద్యార్థులకు సర్దుబాటు ఉపాధ్యాయురాలితో సరి



ఓలాలో విద్యార్థినులకు పాఠాలు బోధిస్తున్న విద్యా వాలంటీరు

న్యూస్‌టుడే, కుంటాల: మండలంలోని ఓలా ఉర్దూ మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులు ఉన్నారు. గత కొంత కాలంగా ఏకోపాధ్యాయుడు సాజిద్ విధులు నిర్వహించారు. ఆయన విధులకు రాని రోజు విద్యార్థులకు నష్టం కలగకుండా సొంతంగా రూ.3,000 వెచ్చించి విద్యా వాలంటీర్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల సాజిద్ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. ప్రత్యామ్నాయంగా ఇక్కడికి మరో ఉపాధ్యాయుడు వచ్చే వరకు ఆయనను రిలీవ్ చేయొద్దు. కానీ డీఈఓ ఆదేశాల మేరకు సదరు ఉపాధ్యాయుడిని రిలీవ్ చేశామని ఎంఈవో వాటోలి ముత్యం వివరించారు. సాజిద్ బదిలీతో విద్యావాలంటీరుకు వేతనం ఇచ్చే వారు ఉండకపోవడంతో ఈ నెలాఖరు తర్వాత తాను పాఠశాలకు రాలేనని ఆమె చెప్పారు. సర్దుబాటులో భాగంగా మండలంలోని అంబకంటి ప్రాథమిక పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలికి నెల క్రితం బాధ్యతలు అప్పగించారు. బుధవారం ఆమె సెలవులో ఉండగా గురువారం శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ క్రమంలో విద్యావాలంటీరుతో పాఠశాల కొనసాగింది. సరిపడా ఉపాధ్యాయులు లేమితో విద్యార్థులు నష్టపోతున్నారని స్థానికులు జిల్లా, మండల విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

☛ నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ, కుంటాల మండలం అంబకంటి, లింబా(కె), ఓలా తదితర గ్రామాల విద్యార్థులు నిత్యం ప్రైవేటు వాహనాల్లో ఈ పాఠశాలకు వస్తుంటారు. అయిదు తరగతులకు కనీసం నలుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట ఒక్కరూ లేరు. అప్పట్లో సాజిద్‌ను రిలీవ్ చేయొద్దని పోషకులు సంతకాలు సేకరించి సంబంధిత శాఖాధికారులకు అందజేశారు. మాజీ సర్పంచి కనీస్‌ఫాతిమా విషయాన్ని డీఈఓ, ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాలను 'న్యూస్‌టుడే' గురువారం సందర్శించగా 62 మందికి 30 మంది విద్యార్థులే హాజరయ్యారు. అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి విద్యావాలంటీరు పాఠాలు చెప్పారు.



ఓలా ఉన్నత పాఠశాలలో గురువులతో పూర్వ విద్యార్థులు

అక్షర నిలయం.. మధుర జ్ఞాపకం

కుంటాల, న్యూస్‌టుడే : మండలంలోని ఓలా ఉన్నత పాఠశాలలో 2006-07 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందరూ ఒక్క చోట చేరి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, యోగక్షేమాలు తెలుసుకుంటూ కేరింతలు కొట్టారు. నాటి గురువులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

కేసుల సత్వర పరిష్కారానికి కృషి

లక్ష్మణచాంద : పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే కేసులను లోక్ అదాలత్‌లో రాజీ కుదిరించి పరిష్కారానికి కృషి చేయాలని సీఐ నవీన్‌కుమార్ అన్నారు. గురువారం లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.

మామడ : నిర్మల్‌లో నిర్వహించే మెగా లోక్ అదాలత్‌కు ఎక్కువ మంది వచ్చి రాజీ కుదుర్చుకునేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని సోన్ సీఐ నవీన్‌కుమార్ అన్నారు. గురువారం మామడ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు.

పూజారికి నియామక పత్రం అందజేత

భైంసా : మండలంలోని చింతల్‌బోరి గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర్ ఆలయంలో జంగం మహేశ్ కుమార్‌ను పూజారిగా నియమిస్తూ దేవాదాయశాఖ జారీ చేసిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ గురువారం తన నివాసంలో అందించారు. శంకర్, పోతాజీ పటేల్, రాజేశ్వర్, మారుతి పటేల్ పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి



ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను సన్మానిస్తున్న ఎన్ఎస్‌యూఐ నాయకులు

ముథోల్, న్యూస్‌టుడే : బాసర ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు శశికుమార్, నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. ఆయన స్పందించి జిల్లా మంత్రి సీతక్కతో కలిసి బాసర ఆర్జీయూకేటీని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

భాజపా సభ్యత్వ నమోదు

నిర్మల్ పట్టణం : ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారుతోందని భాజపా పెద్దపల్లి జిల్లా ఇన్‌ఛార్జి రావుల రాంనాథ్ అన్నారు. స్థానిక బాగులవాడలో గురువారం ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, నాయకులు ఎస్.పి.రమేశ్, అల్లం అరుణ్, కల్లూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

కుంటాల : బూత్‌ల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని భాజపా మండల కన్వీనర్ గుద్దేటి నర్సయ్య అన్నారు. మండలంలోని అంబకంటి, కుంటాల గ్రామాల్లో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఖానాపూర్ : పట్టణంలోని 11వ వార్డులో భాజపా నాయకుడు అనిల్‌రావ్ ఆధ్వర్యంలో గురువారం భాజపా సభ్యత్వ నమోదు నిర్వహించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ముథోల్, న్యూస్‌టుడే : సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ముథోల్ ఎస్సై సాయికిరణ్ అన్నారు. ముథోల్‌లోని అక్షర పాఠశాలలో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. అంతేకాక పాఠశాలకు, కళాశాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని.. వెంటనే షీ బృంద సభ్యులు చేరుకొని రక్షణ కల్పిస్తారని చెప్పారు.

30న సత్యాగ్రహ దీక్ష

నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపడుతున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆప్క గజేందర్‌యాదవ్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అవినీతి, అక్రమాలు అరికట్టాలి

నిర్మల్, న్యూస్‌టుడే : జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు నిర్వహించిన టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలు అరికట్టాలని నిర్మల్ లారీ ఓనర్స్ సొసైటీ సభ్యులు అన్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా డివిజన్ల పరిధిలో ధాన్యం సేకరణ, గన్నీ బ్యాగుల సరఫరా, ధాన్యం తరలింపు కోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌లో నిర్మల్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, నిర్మల్ భాగ్యనగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్లు వేర్వేరుగా టెండర్లకు బిడ్ దాఖలు చేశాయన్నారు. ఆన్‌లైన్ టెండర్ ఓపెన్‌లో నిర్మల్ లారీ ఓనర్స్ సొసైటీ తక్కువ ధరకు టెండర్ కోట్ చేయడంతో ధాన్యం సరఫరా చేయడానికి టెండర్ దక్కిందని చెప్పారు. అయినా అధికారులు మాత్రం ఈ టెండరు రద్దు చేసి మరోసారి టెండరు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం సరైంది కాదన్నారు. ఇందులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


భైంసా : మిషన్ భగీరథ గ్రిడ్‌ను సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

జల శుద్ధిపై క్షేత్ర పర్యటన

భైంసా, న్యూస్‌టుడే : పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం తాగునీటి శుద్ధి విధానాన్ని పరిశీలించేందుకు గడ్డెన్న జలాశయం సమీపంలోని మిషన్ భగీరథ గ్రిడ్‌ను సందర్శించారు. రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జలవనరులు- వాటి సంరక్షణ పాఠ్యాంశంలో భాగంగా గ్రిడ్‌లో క్షేత్ర స్థాయి పర్యటనలో నీటి శుద్ధి విధానం, ప్రయోగశాల, సరఫరా, నీటిలోని లవణాల శాతంపై అక్కడి సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు రఘునాథ్, భీంరావు, రవికుమార్, సుధాకర్, ఓంప్రకాశ్, శ్రావణి, ఆయేషా పాల్గొన్నారు.

నిర్మల్ పట్టణం : క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా స్థానిక బుధవార్‌పేట్ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు గురువారం స్థానికంగా ఉన్న కళాకారుల వద్దకు వెళ్లారు. విగ్రహ తయారీలో కళాకారుల నైపుణ్యం పరిశీలించారు. తయారీ విధానం, తీసుకునే జాగ్రత్తలను వారు విద్యార్థులకు వివరించారు.

ఎరక్కపోయి ఇరుక్కున్న యూరియా లారీ


దారికి అడ్డంగా కూరుకుపోయిన లారీ

ఖానాపూర్, న్యూస్‌టుడే : ఖానాపూర్-దిలావర్‌పూర్ మార్గంలో రెంకోనివాగుపై వంతెన నిర్మాణంలో ఉన్న విషయం తెలియని లారీ డ్రైవర్ గురువారం ఉదయం యూరియా లోడుతో లారీని వాగు దగ్గరి వరకు తీసుకెళ్లారు. తీరా అక్కడకు చేరుకున్నాక తాత్కాలిక మట్టిదారిని చూసి దానిపై నుంచి వెళ్లడం వీలుకాదని గ్రహించి లారీని తిరిగి వెనక్కి తిప్పేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మొరం దారిలో లారీ కూరుకుపోయింది. దీంతో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. చివరకు రెండు పొక్లెయినర్లను తెప్పించి అతికష్టం మీద లారీని బయటకు తీశారు.

ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం


దిలావర్‌పూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న గ్రామస్థులు


కుంటాలలో..


భైంసాలో రజక, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో..


నిర్మల్ : మున్సిపల్ కార్యాలయం ఎదుట..


నర్సాపూర్(జి)లో..


ముథోల్‌లో కేక్ కోస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్


దస్తురాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో..

నిర్మల్, నిర్మల్ గ్రామీణం, దిలావర్‌పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, భైంసా, లక్ష్మణచాంద, ముథోల్, భైంసా గ్రామీణం, దస్తురాబాద్, లోకేశ్వరం, న్యూస్‌టుడే : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. ఆమె జయంతి సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వివేక్‌చౌక్ సమీపంలో, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ సి.వి.ఎన్.రాజు, రజక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముథోల్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ జయంతిలో పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు. రజక సంఘం అధ్యక్షుడు భీమన్న, భాజపా నియోజక వర్గ నాయకులు నర్సాగౌడ్, రమేష్, భాజపా మండల అధ్యక్షుడు పోతన్న, తదితరులు పాల్గొన్నారు.


అక్కాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో..


లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయంలో..


వానల్‌పాడ్‌లో..


లోకేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో..

డివిజన్ స్థాయి క్రీడా పోటీలు

నిర్మల్, న్యూస్‌టుడే : పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల (బాలుర)లో గురువారం డివిజన్ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. నిర్మల్ డివిజన్ పరిధిలోని 13 ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, క్యారం పోటీలు నిర్వహించారు. అండర్-17 కబడ్డీ విభాగంలో బి.గౌతమి, కె.హెత్మ, కె.సోని, బి.నందిని, ఖోఖోలో జి.చెంచులక్ష్మి, బి.రూపిక, టెన్నికాయిట్‌లో సంధ్య, అండర్-14 కబడ్డీ విభాగంలో ఆర్.రమ్య, ఆర్.గాయత్రి, ఆర్.అంజని, టెన్నికాయిట్‌లో జె.శోభ, క్యారమ్స్‌లో వి.గౌరి గెలుపొందారు. వీరంతా త్వరలో ఉట్నూరులో జరిగే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.తుకారాం, పీడీ రాంజీ చెప్పారు.

నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికల అందజేత

ముథోల్(బాసర) : బాసర ఆలయంలో వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలకు రావాలని కోరుతూ గురువారం ఆలయ ఈవో విజయరామారావు, వైదిక బృంద సభ్యులు ఎమ్మెల్యే రామారావుపటేల్, ఏఎస్పీ అవినాష్‌కుమార్, భైంసా న్యాయమూర్తి దేవేంద్ర బాబు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు ఆహ్వాన పత్రికలను అందజేశారు.


కడెంలో పాల్గొన్న డీఆర్డీఓ విజయలక్ష్మి, తదితరులు

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

కడెం, న్యూస్‌టుడే : కడెం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ బతుకమ్మ కార్యక్రమంలో నిర్మల్ డీఆర్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. మొదట ఐకేపీ క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించి సిబ్బందికి, స్వయం సహాయక సంఘ బాధ్యులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీఓ అరుణ, ఏపీఓం జయదేవ్, ఏపీఓ రజారాం, ఎంపీఓ కవిరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.

ఖానాపూర్ గ్రామీణం : మండలంలోని బీర్నంది, ఎర్వచింతల్, కోలంగూడ గ్రామాలలో గురువారం ఎంపీవో రత్నాకర్ రావు ఆధ్వర్యంలో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంపీడబ్ల్యూవో కార్మికులకు రక్షణ కవచాలను అందజేశారు.

నిర్మల్, న్యూస్‌టుడే : పట్టణంలోని ప్రియదర్శినినగర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ దేవదాస్, పర్యావరణ ఇంజినీరు అజరొద్దీన్, ఆరోగ్య సహాయకుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

అలుగు నిర్మాణం చేపట్టరూ..



పట్టణంలోని విద్యానగర్‌లో కప్పలకుంట అలుగు నిర్మాణం కుప్పకూలి కుంగిపోయింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా ఈ అలుగు నిర్మించారు. ఇటీవల వర్షాలకు, వరద తాకిడికి దెబ్బ తిని కుంగిపోయి శకలాలు కొట్టుకుపోయాయి. నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతోనే అలుగు నిర్మాణం దెబ్బతిందని కుంటపై ఆధారపడ్డ మత్స్యకారులు ఆరోపించారు. భారీ వరద వస్తే కట్ట తెగిపోయే ప్రమాదముందని అధికారులు స్పందించి అలుగు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఖానాపూర్**

పిడుగుపాటుకు ఎద్దు మృతి

కడెం, న్యూస్‌టుడే : కడెం ప్రాజెక్టు దిగువభాగంలో బుధవారం రాత్రి పిడుగు పాటుకు గురై ఎద్దు మృత్యువాత పడింది. కడెంకు చెందిన నజీర్ ఎద్దు సాయంత్రం పూట మేతకు వెళ్లి చెట్ల కిందనే ఉన్నాయి. రాత్రి పూట వర్షం కురిసే సమయంలో పిడుగు పడి ఎద్దు మరణించిందని బాధితుడు వాపోయాడు.

బాధ్యతల స్వీకరణ

నర్సాపూర్ (జి) : మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కైలాస్ రాథోడ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన రత్నాపూర్ కాండ్లీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు. నర్సాపూర్ (జి)లో పని చేసిన వీణారెడ్డి రత్నాపూర్ కాండ్లీకి వెళ్లారు.

తానూరు(భైంసా): తానూరు మండల విద్యాధికారిగా ఎల్వి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం మండల విద్యావనరుల కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు.

కుభీరు : కుభీరు మండల విద్యాధికారిగా రాజులదేవి విజయ్‌కుమార్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.

ముథోల్ : బాసర, ముథోల్ మండలాల ఎంఈఓలు గురువాం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ముథోల్ ఎంఈఓగా ఆష్టా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపిడి రమణారెడ్డి, బాసర ఎంఈఓగా బాసర ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మైసాజీలు బాధ్యతలు చేపట్టారు.

ఖానాపూర్ : సత్తనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రేమ్‌సాగర్ ఖానాపూర్ ఎంఈవోగా గురువారం బాధ్యతలు చేపట్టారు.

దస్తురాబాద్ : మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం నూతనంగా మండల విద్యాధికారిగా టి.గంగాధర్ ఇన్‌ఛార్జి ఎంఈవో మదుసూధన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.

పెంబి : పెంబి ఇన్‌ఛార్జి ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ స్థానంలో పెంబి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంచందర్ గురువారం ఎమ్మార్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

నిర్మల్ గ్రామీణం : నిర్మల్ మండల చిట్యాల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లకు ఎంఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో గురువారం సన్మానించారు. ఉపాధ్యాయులు లక్ష్మీప్రసాదరెడ్డి, నర్సయ్య, షబ్బీర్‌అలీ, కుమార్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఈవోకు సన్మానం

మామడ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఈవో వెంకటరమణారెడ్డిని గురువారం మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో సన్మానించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణకిషోర్, రాజన్న, శిల్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్మికుల సేవలు అభినందనీయం

దిలావర్‌పూర్ : పల్లె ప్రగతికి ఉదయం నుంచే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే మల్టీపర్పస్ కార్మికుల సేవలు అభినందనీయమని దిలావర్‌పూర్, కుంటాల ఎంపీడీవోలు అరుణకుమారి, లింబాద్రిలు అన్నారు. గురువారం పల్లెల్లో నీటి వనరుల సంరక్షణ, మరమ్మతులపై గ్రామ సహాయకుల రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ఎంపీవోలు గోవర్ధన్, తిరుపతి రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు పరిహారం అందజేత

భైంసా, న్యూస్‌టుడే : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన పశువుల రైతులను ఆదుకునేందుకు పశుసంవర్ధక శాఖ నష్ట పరిహారం మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని పశువుల ఆసుపత్రిలో బాధిత రైతులకు పరిహారం చెక్కులను అందించారు. భైంసా మండలం బడ్‌గాంకు చెందిన జోగ్‌దండే భోజరాం ఎద్దు కొట్టుకుపోగా రూ.32 వేలు, ముథోల్ మండలం మచ్కల్‌కు చెందిన సూర్యవంశీ సదాశివ్ పటేల్ గేదెకు రూ.50 వేలు మంజూరైనట్లు పశువైద్యాధికారి డా.విఠల్ తెలిపారు.

నేర వార్తలు

రహదారి ప్రమాదంలో ఒకరు మృతి

ముథోల్, న్యూస్‌టుడే : ముథోల్‌లోని తానూర్ రహదారిపై జటశంకర్ ఆలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బాసర మండలంలోని కిర్గుల్(బి) గ్రామానికి చెందిన అలిశెట్టి విఠల్ (55) మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై సాయికిరణ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన విఠల్, జిందంవార్ భోజారం, కదం మాదవర్‌రావులు భోజారం ద్విచక్రవాహనంపై తానూర్ మండలంలోని సింగన్‌గావ్ గ్రామానికి వెళ్తున్నారు. తానూరు మండలంలోని దౌలతాబాద్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ ద్విచక్రవాహనంపై తన గ్రామానికి వెళ్తుండగా వెనకాల నుంచి భోజారం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న విఠల్‌కు తీవ్రగాయాలు కాగా మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విఠల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

వివాహితపై అత్యాచారం: కేసు నమోదు

కుభీరు, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామంలో వివాహితపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన జాదవ్ సాహెబ్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. వివాహిత ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తి గురువారం ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధితురాలి మరదలు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె స్పృహ కోల్పోయి కనిపించారు. కొంతసేపటికి స్పృహలోకి రాగా జరిగిన విషయాన్ని మరదలికి వివరించారు. బాధిత మహిళ, భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

యువతి అదృశ్యం

సోన్, న్యూస్‌టుడే : నాయనమ్మ ఇంటికని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి ఓ యువతి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 23న నాయనమ్మ ఇంటికి వెళుతున్నాని బయలు దేరింది. కానీ ఆమె అక్కడికి వెళ్లలేదని తెలిసిన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం యువతి అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు

ఖానాపూర్ గ్రామీణం: ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జిల్లేడికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తోడసం సోనేరావు తన ఆవు తప్పిపోయిందని వెతకడానికి గురువారం సమీప అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పిల్లతో ఉన్న ఎలుగుబంటి అతనిపై ఒక్కసారిగా దాడిచేసింది. తన ఎడమచేతిని అడ్డుపెట్టడంతో మధ్యవేలిని సగం కొరికేసింది. తప్పించుకోవడానికి గట్టిగా కేకలు వేస్తూ.. పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ఆటోలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అటవీశాఖ అధికారులు కిరణ్ అతని పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి


భైంసాలో ఆర్యవైశ్య సంఘ నాయకుల ద్విచక్రవాహన ర్యాలీ

భైంసా, న్యూస్‌టుడే : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప రెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు విలాస్ గాదేవార్ అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కోమల్‌రెడ్డికి వినతిపత్రం అందించి, విశ్వవిద్యాలయం పేరును మార్చుతూ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. వెంకటేశ్, సాయినాథ్, శ్రీశైలం, శంకర్, వేణుగోపాల్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కుభీరు : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ గురువారం కుభీరులోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సోముకు వినతిపత్రం అందజేశారు. ఆనంద్, వెంకటేశ్, సాయినాథ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు వయోవృద్ధుల చట్టం, సంక్షేమంపై అవగాహన

నిర్మల్: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక పెన్షనర్ల సంఘ భవనంలో వయోవృద్ధుల చట్టం, సంక్షేమంపై న్యాయ నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సి.లింగన్న తెలిపారు. వయోవృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

పరిశుభ్రతపై..

నిర్మల్: సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ సమన్వయకర్త కిఫాయతుల్లాఖాన్, మున్సిపల్ పర్యావరణ ఇంజినీర్ అజరొద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం'

నిర్మల్: పెన్షన్ విధానంలో మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి సూర్యరావుకు వినతిపత్రం అందజేశారు. శ్రీనివాస్, సంతోష్‌సింగ్, రమణ, రతన్‌రాజ్, వివిధ శాఖల సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ పర్యటన

లక్ష్మణచాంద : గ్రామాల వారీగా నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేయాలని ఎంపీడీవో రాధ అన్నారు. మండలంలోని రాచాపూర్‌లో గురువారం పర్యటించారు.

ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించాలి

నిర్మల్ : ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భుక్యా రాజేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ అన్నారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రమేశ్, నాగన్న, చంద్రన్న, రవీందర్, చిన్నయ్య పాల్గొన్నారు.

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నిర్మల్: హైదరాబాద్‌లోని గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పెన్షనర్ల సంఘ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సి.లింగన్న తెలిపారు.

సంక్షిప్త సమాచారం

కంటి పరీక్షలు

సారంగాపూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్బీఎస్‌కె కార్యక్రమంలో భాగంగా 120 మందికి పరీక్షలు చేశారు. ప్రిన్సిపల్ శంకర్, కంటి నిపుణుడు నితిన్ పాల్గొన్నారు.

సంఘాలు-నియామకం

సారంగాపూర్ : మండలంలోని బీరవెల్లి గ్రామాభివృద్ధి నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రకాష్‌రెడ్డి, కోశాధికారులుగా గంగాధర్, రాజేశ్వర్ ఎన్నికకాగా మరో 30 మంది సభ్యులుగా నియమితులయ్యారు.

కుంటాల : మండలంలోని ఓలా గ్రామాభివృద్ధి సమితి నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎగ్గాం నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా నేతిని నర్సయ్య, కోశాధికారిగా జాదవ్ గంగాప్రసాద్, కార్యదర్శిగా తుమ్మల రాజ్‌కుమార్‌లతోపాటు పలువురిని సభ్యులుగా ఎన్నుకున్నారు.

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

భైంసా : పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అలవడుతుందని డా.ఫిర్దోస్ జబీన్ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బాలశక్తి కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ బి.సుమలత, ఉపాధ్యాయినులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

తరగతులను నిర్వహించాలి

లోకేశ్వరం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచుతూ క్రమం తప్పకుండా ఎంసెట్ తరగతులు నిర్వహించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి పరుశురాం నాయక్ సూచించారు. గురువారం ఆయన లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

29న కవులు, రచయితల సమావేశం

భైంసా : పట్టణంలోని గురుకృపా వృత్తి విద్య కళాశాలలో ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కవులు, రచయితల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కళానిలయం అధ్యక్ష, కార్యదర్శులు జె.పుండలిక్‌రావు, కడారి దశరథ్ తెలిపారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ముథోల్: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల నాయకులు ప్రేంనాథ్‌రెడ్డి, కిషన్‌పతంగే అన్నారు. ముథోల్‌లో నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను గురువారం సందర్శించారు. కళాశాలలో సౌకర్యాల కల్పనకు గ్రామస్థులు కృషి చేస్తున్నారన్నారు. అజీజ్, మల్లేష్‌యాదవ్, గోవింద్‌పటేల్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ

లోకేశ్వరం : మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయులకు గురువారం మండల కేంద్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ చంద్రకాంత్ మాట్లాడుతూ.. తెలుగు బోధించే ఉపాధ్యాయులు విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తు

కుంటాల : ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్సై భాస్కరచారి అన్నారు. కుంటాల భవిత కేంద్రం, వసతి గృహం, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, భవిత కేంద్రం ఐఈఆర్‌టీ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రాథమిక స్థాయిలో ప్రత్యేక గుర్తింపు



పొట్టపెల్లి(కె)లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు

లక్ష్మణచాంద: ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం సమగ్రంగా నేర్పి ప్రత్యేక గ్రాడ్యుయేషన్ గుర్తింపు ఇవ్వటం ఆనందంగా ఉందని వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ బ్రహ్మన్న అన్నారు. మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో 536 మంది విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించారని తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 14 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి బోధన చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.